లాడ్జీల్లో మూడు ముక్కలాట

- పట్టణంలో విస్తరిస్తున్న జూదం
- మిలాఖతైన లాడ్జీల యాజమాన్యం
- నిర్వాహకులపై చర్యలు కరువు



భద్రాచలంఅర్బన్: భద్రాచలం పట్టణంలోని కొన్ని లాడ్జీలు పేకాటకు అడ్డాలుగా మారిపోతున్నయని పలువురి నుంచి విమర్శలు వెల్లుతున్నాయి. ఈ లాడ్జీలపై సరైన నిఘాలేని కారణంగా ఆ లాడ్జీల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో ఇలాంటి కార్యకలాపాలు జరగడం, పట్టుబడటం.. భక్తుల్లో కొంత అసహనానికి గురిచేస్తున్నాయి.

పట్టుబడిన ఘటనలెన్నో..

విశ్వసనీయ సమాచారంతో భద్రాచలం పట్టణంలో గడిచిన రెండు నెలల్లో జిల్లా టాస్క్‌ఫోర్సు పోలీసులు ఆగస్టు నెలలో ఓ లాడ్జీలో పేకాట ఆడుతున్న 8 మందిని పట్టుకుని వారి వద్ద నుంచి రూ.1లక్ష 55వేల 350లు నగదును, 8 సెల్‌ఫోన్లను సీజ్ చేశారు. అదే విధంగా సెప్టంబర్ 17వ తేదీన పట్టణంలోని ఓ సత్రంలో పేకాట ఆడుతున్న 7 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని, వారి వద్ద రూ.1 లక్ష 17 వేలు నగదు, 7 సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా ఓ ప్రధాన పార్టీలో యువ నాయకుడిగా చలామని అవుతున్న వ్యక్తి ఈ నెల 19న పట్టణంలోని బ్రిడ్జి సెంటర్ వద్ద ఉన్న ఓ లాడ్జీలో ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి యత్నించగా, సదరు బాలిక తల్లి పోలీసులుకు అప్పగించింది. ఇదే క్రమంలో పట్టణంలో శివారు ప్రాంతంలో ఆదివారం సాయంత్రం పేకాట ఆడుతున్న 13 మందిని జిల్లా టాస్క్‌ఫోర్సు పోలీసులు అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్న రూ.1 లక్ష 28 వేల 620 నగదు, 13 సెల్‌ఫోన్లు, 11 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇక్కడి కొన్ని లాడ్జీల నిర్వాహకులు తమకున్న పలుకుబడి పరపతితో ఇలాంటి దందాలను దర్జాగా సాగిస్తోంది.

పెద్దమొత్తంలో నగదు లావాదేవీలు

ఇక్కడి పలు లాడ్జీల్లో జరిగే పేకాట, జూదంలో పొరుగు జిల్లాలకు చెందిన జూదరులు పెద్దసంఖ్యలో పాల్గొంటున్నారు. ఈ లాడ్జీల్లో పేకాట ఆడే వారి నుంచి పెద్దమొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని, జూదరులందరికీ మందు సౌకర్యంతో పాటు ఇతర అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారన్న విమర్శలున్నాయి. గతంలో పేకాట దందా లాడ్జీల్లో రహస్యంగా సాగినప్పటికీ గత కొద్ది నెలల నుంచి యథేచ్ఛగా కొనసాగుతున్నట్లు చెబుతున్నారు. పేకాట జూదం నిర్వహించే వారు ఈ లాడ్జీ నిర్వాహకులతో మిలాఖై ఈ తతంగాన్ని కొనసాగిస్తున్నట్లు పేర్కొంటున్నారు.

నిర్లక్ష్య ధోరణిలో యాజమాన్యం..

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన కొన్ని లాడ్జీల్లో నామమాత్రంగా మాత్రమే వివరాలు నమోదు చేస్తున్నారు. ఇందుకు నిదర్శనం లాడ్జిలో ఒక రూం అద్దెకు తీసుకుంటూ పేకాట ఆడుతున్నా పట్టించుకోకపోవడం. కొన్ని లాడ్జీలో ఆటకు ఇంత ఇవ్వాలనే బేరం కుదుర్చుకున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి సమాచారం సేకరించడం వల్ల లాడ్జీల్లో వ్యక్తులు ఏ విధంగానైనా మృతి చెందితే వివరాలు సేకరించడం పోలీసులకు సులువుగా ఉంటుంది. నేరాలకు అడ్డుకట్ట పడే అవకాశముంటుంది.

లోపించిన నిఘా..

భద్రాచలం లాడ్జీలో అసాంఘిక కార్యకలాపాలు రోజు రోజుకూ విస్తరిస్తున్నప్పటికీ వాటిని అరికట్టడంలో సంబంధిత యంత్రాంగం విఫలమవుతున్నట్లు ఆరోపణలున్నాయి. సరియైన నిఘా లేకపోవడం, అలాగే సమాచార వ్యవస్థ పకడ్బందీగా లేని కారణంగా ఇలాంటి కార్యకలాపాలు విస్తరిస్తున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఒకటి అరా కేసులను పోలీసులు పట్టుకుంటున్నా, అంతకంటే ఎక్కువ శాతం ఈ దందా సాగుతోంది. పోలీసుల లాడ్జీ తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అసాంఘిక కార్యకలాపాలలో పాల్గొన్న వారితో పాటు లాడ్జీల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటే ఇవి పునరావృతం కాకుండా ఉంటుంది. కానీ నామమాత్రపు చర్యలు తీసుకోవడంతో పూర్తి స్థాయిలో ఫలితం ఉండడం లేదు.

నిఘా కట్టుదిట్టం..



లాడ్జీల్లో అసాంఘిక కార్యకలాపాలు జరగడానికి వీల్లేదు. నిఘాను మరింత కట్టుదిట్టం చేస్తాం. ఇప్పటికే పట్టణంలోని లాడ్జీల యజమానులకు ఆదేశాలు జారీ చేశాం. పట్టణంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవడానికి ఎక్కడా ఆలోచించేది లేదు. నేరాలను ప్రోత్సాహిస్తే లాడ్జీ నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తాం. లాడ్జీలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్టు గానీ లేదా నిర్వహిస్తున్నట్లు సమాచారం తెలిస్తే వెంటనే 100కి లేదా 8712682105, 8712682106 నంబర్‌లకు సమాచారం అందించండి. సమాచారం తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం.

– పింగిళి నాగరాజు రెడ్డి, భద్రాచలం సీఐ

భద్రాచలం, అశ్వారావుపేటలో సీపీఎం పోటీ..

భద్రాచలం/అశ్వారావుపేట: ఈ నెల 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాచలం, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో సీపీఎం అభ్యర్థులు బరిలోకి దిగుతున్నారు. భద్రాచలం అభ్యర్థిగా పార్టీ దుమ్ముగూడెం మండల కార్యదర్శి కారం పుల్లయ్య, అశ్వారావుపేట నుంచి పిట్టల అర్జున్ పోటీ చేస్తున్నారు.



- **నియోజకవర్గం:** భద్రాచలం
- **పేరు:** కారం పుల్లయ్య
- **స్వగ్రామం:** మారాయిగూడెం, దుమ్ముగూడెం
- **విద్యార్హత:** ఎస్సెస్సీ
- **రాజకీయ నేపథ్యం:** 2002లో డీవైఎఫ్ఐ మండల కార్యదర్శిగా, 2004లో ప్రజానాట్యమండలిలో, 2007లో వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శిగా పని చేశారు. ప్రస్తుతం తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శిగా, సీపీఎం దుమ్ముగూడెం మండల కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు.



- **నియోజకవర్గం:** అశ్వారావుపేట
- **పేరు:** పిట్టల అర్జున్
- **స్వగ్రామం:** ముకుందాపురం గ్రామం, దమ్మపేట మండలం
- **తల్లిదండ్రులు:** సీతమ్మ, నాగులు
- **విద్యార్హత:** బీఏ
- **రాజకీయ ప్రస్థానం:** 1994లో ఎస్ఎఫ్ఐలో క్రియాశీలకంగా పని చేశారు. 2011 నుంచి 2021 వరకు సీపీఎం దమ్మపేట మండల కార్యదర్శిగా ఉన్నారు. ప్రస్తుతం సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడిగా పని చేస్తున్నారు.

ప్రజాపంథా అభ్యర్థిగా కిషోర్



అశ్వారావుపేటరూరల్: సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా పార్టీ అశ్వారావుపేట అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా కల్లూరి కిషోర్ పోటీ చేస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ ఆదివారం ప్రకటించింది. నియోజకవర్గంలోని ములకలపల్లి మండలం రాచన్నగూడెం గ్రామ పంచాయతీ కొత్త జిన్నెలగూడెం నివాసి. ఈయన 1983 నుంచి ఆ పార్టీలో పూర్తి కాలం కార్యకర్తగా పని చేస్తుండగా, సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా పాల్వంచ సబ్ డివిజన్ కార్యదర్శిగా 2012 నుంచి ఈ ఏడాది మార్చి వరకు పని చేశారు. 2017లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం అఖిల భారత ప్రగతి శీల రైతు సంఘం జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పార్టీకు ఆయన అందించిన సేవలను గుర్తించి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించారు.

అమరవీరుల త్యాగాలతో అభివృద్ధి

భద్రాచలంఅర్బన్: అమరవీరుల త్యాగాల ఫలితంగానే భద్రాచలం నియోజకవర్గం అభివృద్ధి అని, సమస్యల్లో ఉన్న ప్రజలకు అండగా నిలవడమే అమరజీవి బత్తుల భీష్మారావుకు ఘన నివాళి అని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే రమేష్ అన్నారు. బత్తుల భీష్మారావు 38వ వర్ధంతి సభ పార్టీ పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భద్రాచలం ఏజెన్సీలో మారుమూల గ్రామాల అభివృద్ధిలో సీపీఎం నాయకులు కీలక పాత్ర పోషించారన్నారు. మావోల చేతిలో హతమైన ఆ నాయకుల త్యాగాల ఫలితంగానే భద్రాచలం నియోజకవర్గం అభివృద్ధి చెందిందని అభిప్రాయపడ్డారు. రానున్న ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థి గెలుపు కోసం ప్రతి కార్యకర్తా శక్తివంచన లేకుండా పనిచేయాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు.

అనంతరం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబి నర్సారెడ్డి, పట్టణ కార్యదర్శివర్గ సభ్యుడు బండారు శరత్ బాబులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎం.రేణుక, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు వై.వెంకట రామారావు, యస్. లీలావతి, పట్టణ కమిటీ సభ్యులు ఎన్. నాగరాజు భూపేంద్ర, కుంజా శ్రీనివాస్, సత్య, సీనియర్ నాయకులు ఏంవిఎస్ నారాయణ, నేలపట్ల భాస్కర్ రెడ్డి, అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

కాపులు ఏకతాటిపై ఉండాలి



సమావేశంలో మాట్లాడుతున్న దేవయ్య

చండ్రుగొండ: మున్నూరు కాపుకులస్తులు ఏకతాటిపై ఉండాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండా దేవయ్య అన్నారు. మండలకేంద్రం చండ్రుగొండలో ఆదివారం రాత్రి చండ్రుగొండలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్నూరు కాపు కులస్తులకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. సంఘం బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని తెలిపారు. కాపు కులస్తులకు కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వడంలో రెవెన్యూ శాఖాధికారులు ఇబ్బందులు పెడుతున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. త్వరలో జరిగే ఎన్నికల్లో మున్నూరు కాపులకు ఏ రాజకీయపార్టీ అధిక సీట్లు కేటాయిస్తుందో ఆ పార్టీకే తమ మద్దతు ఉంటుందన్నారు. సమావేశంలో సంఘం నాయకులు మహేందర్, పల్లాల ప్రసాద్, ఆదిమళ్ళ కోటేశ్వరరావు, బాపట్ల మురళి, లంకా నర్సింహారావు, శెట్టిపల్లి కృష్ణయ్య, భూపతి రమేష్, చల్లా మల్లయ్య, సుంకర రామారావు పాల్గొన్నారు.

స్నేహితుల ఆర్థిక సాయం

అశ్వాపురం: తమ చిన్ననాటి స్నేహితుడు రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందగా అతని నిరుపేద కుటుంబం ఆర్థిక ఇబ్బందులు దృష్ట్యా చిన్ననాటి మిత్రులు అండగా నిలిచారు. మండల పరిధిలోని మొండికుంట గ్రామానికి చెందిన యువకుడు ఎడ్ల సంతోష్‌రెడ్డి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. తమ స్నేహితుడి కుటుంబం ఆర్థిక ఇబ్బందులు పడుతుండటంతో మిత్రులందరూ తమకు తోచిన విధంగా సహాయం చేసి దశ దినకర్మ కార్యక్రమానికి రూ.45 వేలు అందజేశారు.

ఆలయాల్లో పూజలు

అశ్వారావుపేటరూరల్: మండలంలోని వినాయకపురం వద్ద ఉన్న చిలకలగండి ముత్యాలమ్మ తల్లి ఆలయం, గోగులపూడి అటవీ ప్రాంతంలోని గుబ్బల మంగమ్మ తల్లి ఆలయాల్లో ఆదివారం భక్తులు పూజలు చేశారు. తెల్లవారుజాము నుంచే భక్తులు వివిధ ప్రాంతాల నుంచి ఆలయాలకు తరలి వెళ్లి, అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆ తర్వాత అమ్మవారికి వివిధ రకాల పూజలు చేసి నైవేద్యాలు సమర్పించి, మొక్కులు చెల్లించారు. అనంతరం ఆలయాల వద్దే అన్నసమారాధన కార్యక్రమాలను నిర్వహించగా, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఉచితంగా షుగర్ పరీక్షలు



షుగర్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న క్లబ్ బాధ్యులు

మణుగూరురూరల్: మణుగూరు పట్టణంలోని తెలంగాణా చౌరస్తాలో లయన్స్‌క్లబ్ ఆఫ్ మణుగూరు ఆధ్వర్యంలో ఆదివారం ఉచితంగా బీపీ, షుగర్ నిర్ధారణ పరీక్షా కేంద్రాన్ని నిర్వహించారు. ఈ కేంద్రంలో ఆయా వ్యాధులతో బాధపడుతున్న వారికి పరీక్షలు చేసి స్థాయి నిర్ధారించారు. అనంతరం తీసుకోవాల్సిన ఆహారం, జీవన విధానాలపై అవగాహన కల్పించారు. లయన్స్ క్లబ్ అధ్యక్షుడు గాజుల పూర్ణచందర్ రావు, కార్యదర్శి మీరాహుస్సేన్, డిస్ట్రిక్ట్ చైర్‌పర్సన్లు డాక్టర్ దుస్సా సమ్మయ్య, ముత్తంశెట్టి నాగేశ్వరరావు, గాజుల రమేష్‌కుమార్, అడబాల నాగేశ్వరరావు పాల్గొన్నారు.

మల్లయ్య కుటుంబానికి పరామర్శ

అశ్వాపురం: మండల పరిధిలోని రామచంద్రాపురం గ్రామ పంచాయతీలోని సత్యానారాయణపురం గ్రామంలో వల్లపు మల్లయ్య ఇటీవల మృతి చెందగా ఆదివారం దశదిన కర్మ కార్యక్రమం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు మల్లయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కోడి అమరేందర్, వైస్ ఎంపీపీ వీరభద్రం, నాయకులు ఎస్‌కె.నయీం, సురేందర్ రెడ్డి, కోటేశ్వరరావు, వీరన్న, సత్యనారాయణరెడ్డి, రామకృష్ణ, జావీద్ పాల్గొన్నారు.

సమస్యల పరిష్కారానికి కృషి



సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే పొదెం వీరయ్య

చర్ల: ఏళ్ల తరబడిగా వలస ఆదివాసీలు ఎదుర్కొంటున్న అన్ని రకాల సమస్యల పరిష్కారం కోసం సాయశక్తులా కృషి చేస్తానని ఎమ్మెల్యే, భద్రాచలం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శాసన సభ అభ్యర్థి పొదెం వీరయ్య పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చర్ల మండలంలోని బోదనెల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని వలస ఆదివాసి గ్రామమైన బూరుగుపాడులో ఏర్పాటు చేసిన ఎన్నికల సభలో ఆయన మాట్లాడారు. అంతకు ముందు వలస ఆదివాసీలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను స్థానికులు ఆయన దృష్టికి తీసుకురాగా.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆదివాసీలు ఎదుర్కొంటున్న కుల ధ్రువపత్రాలు, పోడుభూములకు హక్కుపత్రాలు, రహదార్లు, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల ఏర్పాటు, వలస ఆదివాసీ గ్రామాలను రెవెన్యూ గ్రామాలుగా గుర్తించుట, అర్హులైన వారికి ఉద్యోగ అవకాశాల కల్పన వంటి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. ఎన్నికల్లో తనకు ఓటేసి గెలిపించాలని ఆయన కోరారు. అంతకు ముందు ఆయన మండలంలోని రాళ్లగూడెం, కుదునూరు గ్రామాల్లో ఉన్న చర్చీల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆర్ కొత్తగూడెంలోని విజయ రామ మందిరంలోనూ ప్రత్యేక పూజలు చేశారు. బూరుగుపాడు ప్రచారం అనంతరం చర్లలో పలువురు ప్రముఖులను పొదెం వీరయ్య కలిసి మద్దతు కోరారు. ఈ కార్యక్రమాల్లో టీపీసీసీ సభ్యుడు నల్లపు దుర్గాప్రసాదరావు, జెడ్పీటీసీ సభ్యురాలు ఇర్పా శాంత, మండల అధ్యక్షుడు ఆవుల విజయ భాస్కర్‌రెడ్డి, సర్పంచ్‌లు ఎలకం నరేంద్ర, ఎస్సీ సెల్ జిల్లా చింతిర్యాల రవికుమార్, ఎస్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు సోడి చలపతిరావు, నాయకులు చీమలమర్రి మురళీకృష్ణ, చీమలమర్రి మురళీకృష్ణ, చీమకుర్తి వీరభద్రం, ఇందుల బుచ్చిబాబు, సుందరి సురేష్‌కుమార్, అల్లి విద్యాసాగర్, శివప్రసాద్, బండారు రామకృష్ణ యువజన కాంగ్రెస్ నాయకులు కె.విజయకుమార్ నాయుడు, అలవాల బాలు, ఇర్పా శ్రీను, గోండు యువసేన నాయకులు చందు, రాజేష్, సోమయ్యలతో పాటు వలస ఆదివాసీ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ఆదివాసీలు హాజరయ్యారు.

సభను జయప్రదం చేయాలి



లక్ష్మీపురంలో సీఎం ప్రచార సభాస్థలిని పరిశీలిస్తున్న ప్రభుత్వ విప్ రేగా కాంతారావు

బూర్గంపాడు: ఈ నెల 13వ తేదీన బూర్గంపాడు మండలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభను జయప్రదం చేయాలని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పిలుపునిచ్చారు. లక్ష్మీపురంలో నిర్వహించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రచార సభాస్థలిని ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పినపాక, భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ప్రజా ఆశీర్వాదసభ లక్ష్మీపురంలో జరగనుందన్నారు. సభకు పినపాక నియోజకవర్గంలోని ఏడు మండలాలకు చెందిన బీఆర్ఎస్ శ్రేణులు పెద్దసంఖ్యలో హాజరు కావాలన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని బలోపేతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు,రైతుబంధు సమితి కన్వీనర్ బిజ్జం శ్రీనివాసరెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గోపిరెడ్డి రమణారెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, కామిరెడ్డి రామకొండారెడ్డి, కొనకంచి శ్రీనివాస్, బాలి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

సీపీఎం గెలుపునకు పనిచేద్దాం



సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర కమిటీ సభ్యుడు మచ్చా వెంకటేశ్వర్లు

చర్ల: భద్రాచలం శాసన సభ నియోజకవర్గం నుంచి సీపీఎం అభ్యర్థిగా పోటీ చేస్తున్న కారం పుల్లయ్యను గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు మచ్చా వెంకటేశ్వర్లు కోరారు. ఆదివారం చర్లలోని బీఎస్ రామయ్య భవన్‌లో ఏర్పాటు చేసిన పార్టీ మండల స్థాయి విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం సీపీఎం నిత్యం పోరాటాలు చేస్తూ.. ఆ ఫలాలలను పేదలకు అందిస్తోందన్నారు. భద్రాచలం నియోజకవర్గంలో గిరిజనులు, గిరిజనేతర ప్రజల కోసం సీపీఎం ఎంతగానో కృషి చేసిందని తెలిపారు. గతంలో ఎమ్మెల్యేలుగా పని చేసిన కుంజా బొజ్జి, సున్నం రాజయ్యల వారసుడిగా సీపీఎం పార్టీ తరుపున బరిలో నిలుస్తున్న కారం పుల్లయ్యను గెలిపించేందుకు నాయకులు, కార్యకర్తలు శ్రమించాలని ఆయన కోరారు. సమావేశంలో సీనియర్ నాయకులు ఎలమంచి రవికుమార్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కొలగాని బ్రహ్మచారి, జిల్లా కమిటీ సభ్యులు రేపాకుల శ్రీనివాస్, సాంబశివరావు, మండల కార్యదర్శి కారం నరేష్, మండల కమిటీ సభ్యులు మచ్చా రామారావు, పొడుపుగంటి సమ్మక్క, తాటి నాగమణి, బందెల చంటి, హరినాగవర్మ, శ్యామల వెంకట్, పామూరు బాలాజీ, లక్ష్మీ, సీతయ్య, భద్రకేశి, రాంబబాబు, వెంకటేశ్వర్లు, తుర్రం గాదెమ్మ, పాయం వెంకటేశ్వర్లు, పాయం రమాదేవి, పాయం చంటి తదితరులు పాల్గొన్నారు.

7న భద్రాద్రికి అంబేడ్కర్ కాంస్య విగ్రహం

భద్రాచలంటౌన్: భద్రాచలం పట్టణంలోని అంబేడ్కర్ సెంటర్‌లో ఏర్పాటు కోసం ఈ నెల 7న అంబేడ్కర్ కాంస్య విగ్రహం భద్రాచలం చేరనున్నట్లు అంబేడ్కర్ వ్యవస్థాపక కమిటీ అధ్యక్షుడు బోళ్ళ వెంకటేశ్వర్లు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. పట్టణంలోని అంబేడ్కర్ సెంటర్‌లో 1989లో ఏర్పాటు చేసిన విగ్రహం శిథిలావస్థకు చేరడంతో నూతన విగ్రహం ఏర్పాటుకు స్థానిక ఎమ్మెల్యే పొదెం వీరయ్య చొరవ చూపారని, దీంతో ఏడాది క్రితం ఏపీలోని అమలాపురంలో విగ్రహ తయారీకి ఆర్డర్ ఇచ్చామని తెలిపారు. ఈ క్రమంలో పూర్తైన విగ్రహం భద్రాచలం చేరనున్నట్లు తెలిపారు.

వాడవాడలా పార్టీల ప్రచారం



చర్లరూరల్: ప్రచారంలో ప్రజలతో మాట్లాడుతున్న డాక్టర్ తెల్లం వెంకట్రావు



మణుగూరుటౌన్: ప్రచారం నిర్వహిస్తున్న పాయం వెంకటేశ్వర్లు, నాయకులు

మణుగూరురూరల్: ఎన్నికల్లో పినపాక నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి రేగా కాంతారావును గెలిపించాలని కోరుతూ మండల పరిధిలోని పగిడేరు గ్రామపంచాయతీలో బిఆర్ఎస్ నాయకులు ఆదివారం ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ.. ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా స్థానిక 20 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ముత్యం బాబు, గ్రామపంచాయతీ బూత్ ఇన్‌చార్జ్ గువ్వా రాంబాబు, సొసైటీ డైరెక్టర్ పప్పుల ప్రసాద్, ఉపసర్పంచ్ దామల్ల దయాకర్, మండల యూత్ అధ్యక్షుడు బేతమల్ల సుందర్, చిరంజీవి, వరదయ్య, పుల్లయ్య, సోంబోయిన గంగరాజు, నాగేశ్వరరావు, పంచాయతీ వార్డ్ మెంబర్లు, మహిళా నాయకురాళ్లు తదితరులు పాల్గొన్నారు.

దుమ్ముగూడెం: భద్రాచలం నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకట్రావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆ పార్టీ మండల అధ్యక్షుడు అన్నె సత్యనారాయణమూర్తి, ఎంపీపీ రేసు లక్ష్మి ఆధ్వర్యంలో ఆదివారం మండలంలోని తాటివారిగూడెం గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో అధికార ప్రతినిధి జానీపాషా, బూత్ కమిటీ సభ్యులు కుంజా సోమయ్య తదితరులు పాల్గొన్నారు.

చర్లరూరల్: బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకట్రావు చర్ల మండలంలోని ఆర్ కొత్తగూడెం, దానవాయిపేట గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. తనను భద్రాచలం నియోజకవర్గం నుంచి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీలో చేరిన పలువురికి గులాబీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు సోయం రాజారావు, ప్రధాన కార్యదర్శి పోలిన లంకరాజు, చర్ల సర్పంచ్ కాపుల కృష్ణార్జునరావు, అధికార ప్రతినిధి ఇరసవడ్ల రాము, ఎస్డీ అజీజ్, కాపుల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ ప్రచార జోరు..

మణుగూరుటౌన్: పట్టణంలోని అన్ని వార్డులతో పాటు పంచాయతీల్లో ఆదివారం కాంగ్రెస్ నాయకులు ప్రచారం నిర్వహించారు. పినపాక అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లు నేతృత్వంలో బృందాలుగా గడప గడపకూ తిరుగుతూ.. కరపత్రాలు అందించారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను ప్రజలకు వివరించారు. ఆయా కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

క్లుప్తంగా

ముమ్మరంగా పోలీసుల తనిఖీలు

చర్ల: మండలంలో ఆదివారం పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. చర్లలో ఆదివారం జరిగే వారపు సంతకు సరిహద్దు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్, సుకుమా, దంతెవాడ జిల్లాల్లోని వివిధ అటవీ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఆదివాసీలు తరలివస్తుండగా వారి మాటున మావోయిస్టులు, మిలిటింట్లు, మిలీసియా సభ్యులు, కొరియర్లు రావచ్చునన్న అనుమానంతో పోలీసులు ఈ తనిఖీలను చేపట్టారు. తనిఖీల్లో భాగంగా చర్లకు వచ్చే ప్రధాన రహదారులైన లెనిన్‌కాలనీ, లక్ష్మీ కాలనీ, తాలిపేరు ప్రాజెక్టు, కలివేరు క్రాస్ రోడ్ ప్రాంతాల్లో మోహరించిన సీఆర్‌పీఎఫ్, స్పెషల్ పార్టీ, సివిల్ పోలీసులు వచ్చి పోయే వారిని నిశితంగా తనిఖీ చేశారు. అనుమానితులుగా భావిస్తూ పలువురు ఆదివాసీలను అదుపులోకి తీసుకోని విచారించి నిర్ధారించుకున్న తరువాత విడిచిపెట్టారు.

10 నుంచి వాలీబాల్ టోర్నీ

దుమ్ముగూడెం: మండలంలోని చెరుపల్లి గ్రామంలో ఈ నెల 10వ తేదీ నుంచి 12 వరకు చెరుపల్లి యూత్ ఆధ్వర్యంలో మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంట్రీ పీజు రూ.400గా నిర్ణయించినట్లు తెలిపారు. మొదటి బహుమతిగా రూ.15వేలు, ద్వితీయ బహుమతిగా రూ.7వేలు, తృతీయ బహుమతిగా రూ.3వేలు అందజేస్తామన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు 9000478642, 9182740927, 9515740071 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించాలి

అశ్వాపురం: పినపాక నియోజకవర్గంలో ఎమ్మెల్యే రేగా కాంతారావు హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని నాయకులు, కార్యకర్తలు గడప గడపకూ తీసుకెళ్లి ప్రజలకు వివరించాలని, ఆ రీతిగా రేగా గెలుపునకు కృషి చేయాలని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కోడి అమరేందర్ అన్నారు. మండల కేంద్రంలో మంచికంటినగర్ గ్రామంలో ఆదివారం బీఆర్ఎస్ పార్టీ మండల యువజన అధ్యక్షుడు గద్దల రామకృష్ణ అధ్యక్షతన జరిగిన యువజన విభాగం విస్తృత స్థాయి సమావేశంలో అమరేందర్ మాట్లాడారు. యువజన విభాగం నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి రేగా కాంతారావును గెలిపునకు కృషి చేయాలిన యూత్ నాయకులకు దిశా నిర్దేశం చేశారు. బీఆర్ఎస్, రేగాతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, యూత్ విభాగం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మహాసభను జయప్రదం చేయండి



కరపత్రాలను ఆవిష్కరిస్తున్న నాయకులు

దమ్మపేట: ఈ నెల 11వ తారీకు హైదరాబాద్‌లో జరిగే మాదిగల విశ్వరూప మహాసభను జయప్రదం చేయాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు కొలికపోగు కాంతారావు పిలుపునిచ్చారు. ఆదివారం మండల కేంద్రంలో విశ్వరూప మహాసభ కరపత్రాలను ఆవిష్కరించారు. రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో ఎస్సీ వర్గీకరణ చేపడతామని హామీ ఇచ్చి, ఎన్నికల తర్వాత మాదిగలను మోసం చేస్తున్నారని ఆయన అన్నారు. కార్యక్రమంలో నాయకులు కొలికపోగు వెంకటేశ్వరావు, ముసలయ్య, సీతారాములు, పుల్లారావు, వీరయ్య తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌లో చేరిక

గుండాల: ఆళ్లపల్లి మండలం నుంచి పలువురు టీఆర్ఎస్, వైయస్సార్ టీపీ సీనియర్ నాయకులు పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లు సమక్షంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎండి.హతహర్, వైయస్సార్ టీపీ మండల కన్వీనర్ కరకపల్లి సుధాకర్ కాంగ్రెస్‌లో చేరినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పాయం వెంకటేశ్వర్లు వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ ఆళ్లపల్లి మండల నాయకులు రాంనర్సయ్య పడిగ సమ్మయ్య పాల్గొన్నారు.

అశ్వాపురం: మండల పరిధిలోని మల్లెలమడుగు గ్రామంలో ఆదివారం వివిధ పార్టీలకు చెందిన 25 కుటుంబాలు తుళ్లూరి బ్రహ్మయ్య సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా బ్రహ్మయ్య పార్టీ కండువాలు కప్పి వారిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా తుళ్లూరి బ్రహ్మయ్య మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కుటుంబానికి మాత్రమే లబ్ధి చేకూరిందని విమర్శించారు. హస్తం గుర్తుకు ఓటు వేసి పాయం వెంకటేశ్వర్లును భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఓరుగంటి భిక్షమయ్య, సీనియర్ నాయకులు గాదె కేశవరెడ్డి,తూము పెద వీరరాఘవులు, ఎంపీటీసీలు బేతం రామకృష్ణ, కమటం నరేష్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.